

సాక్షి
బాపట్ల

మంగళవారం । 17 । జనవరి । 2023



సాగునీటి సమాచారం


తాడేపల్లిరూరల్ : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద సోమవారం 1.216 క్యూసెక్కులు విడుదల చేశారు. కొమ్మమూరు కాల్వకు 900 క్యూసెక్కులు వదిలారు.



పులిచింతల నీటి నిల్వ

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 43.2558 టీఎంసీలు. ప్రాజెక్టు ఎగువ నుంచి 2,000 క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 2,200 క్యూసెక్కులు వదులుతున్నారు.

కరోనా జీరో



గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా సోమవారం కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు లేదు. జిల్లాలో ఎక్కడా మరణాలు సంభవించలేదు.

న్యూస్‌రీల్

శింగరకొండ క్షేత్ర అభివృద్ధికి చర్యలు
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి



అద్దంకి: శింగరకొండ క్షేత్ర అభివృద్ధికి టీటీడీ తరపున తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆయన ఆదివారం సంక్రాంతి సందర్భంగా శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థాన కమిటీ చైర్మన్ కోట శ్రీనివాసకుమార్, ఏసీ సుభద్ర సాదర స్వాగతం పలికారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఏఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వారిని ఆలయ అర్చకులు పూలమాలలతో సత్కరించి, స్వామి శేష వస్త్రాన్ని బహూకరించి, తీర్థప్రసాదాలు అందించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నేడు ధ్రువపత్రాల పరిశీలన

గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అవసరమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సీనియర్ ఎస్జీటీలను నెలకు రూ.2,500 అలవెన్సుపై నియమించేందుకు మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డీఈఓ పి.శైలజ సోమవారం తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌లో విల్లింగ్ ఇచ్చిన ఎస్జీటీలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు హైస్కూళ్లలో గణితం, బయాలాజికల్ సైన్స్, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్ పోస్టుల్లో నియమించేందుకు ఈనెల 13న కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న 30 శాతం డీఎస్సీ కోటా ఖాళీల భర్తీకి సీనియార్టీ జాబితాలో ఉన్న ఎస్జీటీలు మంగళవారం ఉదయం 10.30 గంటలకు గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు.

ఆనంద ఆలాపన : గుంటూరులో సినీ గీతాలు పాడుతున్న గాయకులు



జనోత్సవం : గుంటూరులో జరిగిన సంక్రాంతి సంబరాలకు హాజరైన ప్రజలు



'నృత్య'నూతనం : నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో నృత్యకళాకారుల ప్రదర్శన



సంతోషాల మకరందం

- పెద్ద పండగ హుషారు
- పల్లెగూటికి సంక్రాంతి శోభ
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన వేడుకలు
- నరసరావుపేట, గుంటూరు, బాపట్ల జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో సంబరాలు
- అలరించిన సినీ, టీవీ ప్రముఖుల సాంస్కృతిక కార్యక్రమాలు

సాక్షి, నరసరావుపేట/గుంటూరు వెస్ట్/ బాపట్ల టౌన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మకర సంక్రాంతి, కనుమ వేడుకలు అంబరాన్నంటాయి. పల్లెలు పండగ శోభతో మిలమిలా మెరిశాయి. విద్యా, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సొంతూళ్లకు చేరుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. ఇళ్ల ముంగిళ్లలో హరివిల్లులను తలపించేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. వాటిమధ్య గొబ్బెమ్మలను అలంకరించారు. గంగిరెద్దుల విన్యాసాలు కనువిందుచేశాయి. హరిదాసుల సంకీర్తనలు వీనుల విందు చేశాయి. అమరావతి, కోటప్పకొండ తదితర ప్రసిద్ధ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం కనుమ సందర్భంగా పశు సంపదకు ప్రత్యేక పూజలు చేశారు. పలు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఎడ్లపందేలు, సంప్రదాయ కోడి పందేలు హుషారుగా సాగాయి.

- నరసరావుపేట పట్టణంలోని స్పోర్ట్స్ స్టేడియంలో జిల్లా అధికార యంత్రాంగం, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కళాకారులతోపాటు సినీ, టీవీ రంగాల కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత విభావరి ఆకట్టుకున్నాయి.
- గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. కలెక్టర్, కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు. హరిదాసుల ఆటపాటలను వీక్షించారు.
- బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలు, హరిదాసుల ఆటపాటలను వీక్షించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పలు చోట్ల కనుమ సందర్భంగా సోమవారం పశువులకు పూజలు చేశారు. పశువుల కొమ్ములకు వైఎస్సార్ సీపీ రంగులు అద్ది రైతులు సంక్షేమ సర్కారుపై తమ అభిమానం చాటుకున్నారు.
- ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ నివాసంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. కలెక్టర్ దినేష్ కుమార్, ఆయన సతీమణి బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల ఎస్పీలు మలికాగర్గ్, వకుల్ జిందాల్ దంపతులు ఈ వేడుకలకు హాజరయ్యారు. వీరంతా సంప్రదాయ దుస్తుల్లో పిల్లలతో కలిసి సందడి చేశారు. పొంగళ్లు పెట్టారు. గంగిరెద్దుల విన్యాసాలను తిలకించి ఆనందంగా గడిపారు.



సంబరాల సంక్రాంతి : నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ శివశంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి



సంతోష నర్తనం : కొల్లిపరలో నృత్య ప్రదర్శన



అట్ట'హాసం' : ఒంగోలులో బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ దంపతులు, ఎస్పీ వకుల్ జిందాల్ దంపతుల నవ్వులు



కను'బొమ్మ'ల్లో 'కొలువు' : బాపట్లలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు



వేడుకల్లో గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబం

28,766 హెక్టార్లల్లో రబీ పంటల సాగు

కొరిటిపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో రబీ పంటల సాధారణ విస్తీర్ణం 71,624 హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు 28,766 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. అక్టోబర్ రెండో వారం నుంచి రబీ సీజన్ మొదలైంది. ప్రధానంగా మొక్కజొన్న సాధారణ సాగు 20,514 హెక్టార్లు ఉండగా 14,693 హెక్టార్లలో, జొన్న 22,077 హెక్టార్లకు 3,789 హెక్టార్లలో, వరి 1,082 హెక్టార్లకు 236 హెక్టార్లలో, మంచిశనగ 10,098 హెక్టార్లకు 5,542 హెక్టార్లలో, కంది 112 హెక్టార్లకు 17 హెక్టార్లలో సాగయ్యాయి.

రేపు నర్సింగ్ అభ్యర్థులు సర్టిఫికెట్లతో రావాలి

గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బుధవారం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరు కావాలని గుంటూరు ఇన్‌చార్జి ఆర్డీ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 272 స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని పేర్కొన్నారు.

మార్టూరు మార్కెట్ @40

91 దుకాణాలు.. 200 మంది హమాలీలు.. మార్కెట్‌నే నమ్ముకుని బతుకీడుస్తున్న వేలాది కుటుంబాలు.. కోట్లాది రూపాయల టర్నోవర్.. టూకీగా మార్టూరు కూరగాయల మార్కెట్ ముఖచిత్రం ఇది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల కూడలిలో ఉండి, 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మార్కెట్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ నేడు ఇతర రాష్ట్రాలకు సైతం కూరగాయలు ఎగుమతి చేసేస్థాయికి చేరుకుంది. చిన్నచిన్న సమస్యలు తొలగిపోతే రాష్ట్రంలో ప్రముఖ మార్కెట్లలో ఒకటిగా విరాజిల్లుతుందనడంలో సందేహం లేదు.



- 40 ఏళ్ల చరిత్ర కలిగిన మార్టూరు కూరగాయల మార్కెట్
- వేలాది మంది రైతులు, కూలీలు, చిరువ్యాపారులకు ఉపాధి
- కోట్లాది రూపాయల టర్నోవర్
- సౌకర్యాలు కల్పిస్తే మరింత మందికి ప్రయోజనం



కూరగాయల మార్కెట్‌లో రైతులతో మాట్లాడుతున్న బత్తుల బ్రహ్మానందరెడ్డి (ఫైల్)

మార్టూరు: మార్టూరు కూరగాయల మార్కెట్‌కు 40 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి కూరగాయలను పలు రాష్ట్రాలకు ఎగుమతి చేసేంతగా ఎదిగింది. గతంలో సంతమాగులూరు ఏఎంసీ కింద ఉండే మార్టూరు మార్కెట్ యార్డును ప్రస్తుతం పర్చూరు ఏఎంసీలో విలీనం చేశారు. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది రైతులు తాము పండించిన కూరగాయలను ఈ మార్కెట్ ద్వారా విక్రయిస్తుంటారు. ఇక్కడి నుంచి కూరగాయలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు తరలి వెళ్తుంటాయి. అంతేగాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు నిత్యం ఇక్కడి నుంచి వందలాది కూరగాయల వాహనాలు తరలి వెళ్తుంటాయి.

రూ.కోట్లలో టర్నోవర్..

ఇక్కడ ప్రధానంగా మిర్చి, దొండ, బెండ, కాకర, దోస, చిక్కుడు, సొర తదితర కూరగాయలతో పాటు మునగ, ఆకుకూరలు, కరివేపాకు వంటి క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. మార్కెట్‌లో వ్యాపారం కోసం 91 రూములు ఉండగా అంతకు మించిన వ్యాపారులు, సుమారు 200 మంది హమాలీలు, మార్కెట్‌లో నిత్యం లావాదేవీలు నిర్వహిస్తున్నారంటే మార్కెట్ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. మార్టూరు ఏఎంసీని పర్చూరు ఏఎంసీలో విలీనం చేసినందు వలన స్థానిక కొణిదెన రోడ్డులోగల మార్కెట్ యార్డు నిరుపయోగంగా ఉండగా జాతీయ రహదారి పక్కన గల కూరగాయల మార్కెట్ మాత్రం రైతులకు, వ్యాపారులకు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉంది. ప్రతి రోజు లక్షలాది రూపాయల లావాదేవీలు నిర్వహించే ఈ మార్కెట్ వార్షిక టర్నోవర్ రూ.కోట్లలో ఉండటం గమనార్హం.

ఇక్కడి నుంచి బెంగళూరుకు కూరగాయలు తరలించే వ్యాపారులు అక్కడి నుంచి క్యారెట్, బీట్‌రూట్, టమాట తదితర కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. మార్కెట్‌లో వసూలు చేసే సెస్, షాపుల అద్దెలపై రాబడి నెలకు రూ.2 లక్షలు ఉంటుంది. మార్కెట్ నుంచి వందల సంఖ్యలో రిటైల్ వ్యాపారులు కూరగాయలు కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతుంటారు.

మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే..

ప్రస్తుతం మార్కెట్‌లో లైటింగ్ సదుపాయం, హమాలీలకు లైసెన్స్‌లు, యూనిఫాం వంటి సమస్యలు తలెత్తడంతో మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నెగంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానికులు మార్కెటింగ్ కో–ఆపరేటివ్ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మార్కెట్‌లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న బత్తుల రూ.25 లక్షల అంచనా వ్యయంతో సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలను మార్కెటింగ్ కమిషనర్‌కు అందజేశారు. అంతేగాక మార్కెట్ మధ్యలో ఉన్న పౌర సరఫరాల గిడ్డంగిని మార్కెట్ వెనుక వైపునకు తరలించేందుకు కృషి చేస్తున్నారు. దీనివలన మార్కెట్‌లో అదనపు షాపుల నిర్మాణానికి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

15 ఏళ్లుగా మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్నా..



గత 15 ఏళ్లుగా కూరగాయలు పండిస్తూ ఈ మార్కెట్‌లో విక్రయించి జీవనం సాగిస్తున్నా. నాలాంటి వందలాది రైతులు మార్కెట్ ద్వారా విక్రయాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మార్కెట్ బాపట్ల, ప్రకాశం జిల్లాలోని ఎంతో మంది కుటుంబాలకు ఆదరువుగా ఉంది.

– ఎర్నిబోయిన కోటేశ్వరరావు, రైతు, శింగరకొండ పాలెం

మార్టూరు ఏఎంసీని పునరుద్ధరించాలి



మార్టూరులో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డును పర్చూరులో విలీనం చేయటం వలన రైతులకు పర్చూరు దూరాభారం అవటమే కాక మార్కెట్ యార్డు నిరుపయోగంగా ఉంది. అన్ని హంగులు గల మార్టూరు వ్యవసాయ మార్కెట్ యార్డును నియోజకవర్గంలో రెండో మార్కెట్ యార్డుగా కార్యకలాపాలు నిర్వహించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌లోని పౌరసరఫరాల శాఖ గిడ్డంగిని వెలుపలికి తరలించడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.

– కన్నెగంటి శ్రీనివాసరావు, మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు

మార్కెట్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు కోసం కృషి..

కూరగాయల మార్కెట్‌కు అవసరమైన అన్ని సౌకర్యాల కోసం మార్కెటింగ్ కమిషనర్ దృష్టికి ప్రతిపాదనలు పంపగా ఆయన సానుకూలంగా స్పందించారు. భవిష్యత్‌లో కూరగాయలు సైతం ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా రాష్ట్రంలోని ఏ మార్కెట్‌కైనా ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. మార్టూరు మార్కెట్‌కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకు వస్తాం.

–బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్, కో–ఆపరేటివ్ సలహాదారు

కన్న కొడుకును కడతేర్చిన తండ్రి

తలపై రాయితో మోది దారుణంగా హత్య



సునీల్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్సై

చీమకుర్తి: చేతికందొచ్చిన కొడుకును కన్నతండ్రే కిరాతకంగా హత్య చేశాడు. మండలంలోని బూసురపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ బాబు, తన భార్య మార్తమ్మ, కుమారుడు సునీల్ (26)తో కలిసి బూసురపల్లి గ్రామంలోని నల్లపాటి వెంకట్రావు అనే రైతు వద్ద పొగాకు పచ్చాకు పనులు చేసేందుకు నెల రోజుల క్రితం వచ్చాడు. ఈనెల 14న జొన్నలగడ్డ బాబు పచ్చాకు పనుల కోసం వచ్చిన తోటి వారిని అసభ్యంగా తిడుతూ శాడిస్ట్‌గా ప్రవర్తిస్తున్నాడు. అది చూసి కొడుకు సునీల్ అలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించాడు. మద్యం తాగిన బాబు.. పచ్చాకు పనులు అయిపోయేలోపు నిన్ను చంపేస్తానంటూ కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో స్వగ్రామంలో భార్య, కుమారుడిపై బాబు కత్తి, గొడ్డలితో దాడి చేశాడు. ఆ సమయంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్లో గ్రామంలోని పెద్దల సమక్షంలో పోలీసు స్టేషన్ వద్దకు పోకుండా బాబు బయటపడ్డాడు. ఆ ఘటనలను దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల క్రితం చంపుతానని బాబు ఇచ్చిన హెచ్చరికలతో తల్లి, కొడుకు భయపడి బాబుకు కనపడకుండా పచ్చాకు పనులు చేసుకుంటూ ఉన్నారు. సోమవారం ఉదయం నల్లపాటి వెంకట్రావు పశువుల కొట్టంలో సునీల్ నిద్రపోతుండగా తండ్రి బాబు సమీపంలోనే ఉన్న గ్రానైట్ రాయిని తీసుకొని అతని తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు ఘటన స్థలంలో ఉన్న రక్తపు మరకలు అంటిన రాయిని బట్టి పోలీసులు నిర్ధారించుకున్నారు. కొడుకు కనపడలేదని తల్లి మార్తమ్మ వెతుకుతూ కొట్టం వద్దకు వచ్చినప్పుడు రక్తపు మడుగులో ఉన్న కొడుకు సునీల్ మృతదేహాన్ని చూసి బంధువుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ నాగరాజు, సీఐ రాంబాబు, ఎస్సై ఆంజనేయులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. తల్లి మార్తమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. బాబు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

భర్తను హతమార్చిన భార్య

- ప్రియుడితో కలిసి ఘాతుకం
- పోలీసుల అదుపులో నిందితులు

తాడేపల్లిరూరల్(మంగళగిరి): పండగ వేళ కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి భర్తను కర్కశంగా హతమార్చింది. విచక్షణారహితంగా కొట్టి చంపింది. మంగళగిరి సీఐ అంకమరావు కథనం ప్రకారం మంగళగిరి పట్టణానికి చెందిన వింజమూరు క్రాంతికుమార్ (32) బంగారం పని చేస్తుంటాడు. ఏడేళ్ల క్రితం ఏలూరుకు చెందిన గంగాలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. క్రాంతికుమార్ శనివారం అర్ధరాత్రి వరకు షాపులో ఉండి అనంతరం ఇంటికి వచ్చాడు. సమీప బంధువు అయిన ఏలూరుకు చెందిన మరిడయ్య అనే యువకుడితో కలిసి గంగాలక్ష్మి బెడ్‌రూంలో సన్నిహితంగా ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు. భార్యతో గొడవ పడ్డాడు. మరిడయ్యను నిలదీశాడు. దీంతో వారిద్దరూ ఘర్షణకు దిగారు. ఈ సమయంలో క్రాంతికుమార్‌ను గంగాలక్ష్మితోపాటు మరిడయ్య బయటకు తీసుకొచ్చి మరో వ్యక్తితో కలిసి విచక్షణారహితంగా రాడ్లతో కొట్టారు. దీంతో క్రాంతికుమార్ బిగ్గరగా కేకలు వేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కేకలు విని చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి వచ్చేసరికి క్రాంతికుమార్ మృతి చెందాడు. గంగాలక్ష్మి మరిడయ్యతో కలిసి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించింది. ఇదే సమయంలో ఘటనా స్థలానికి వచ్చిన మంగళగిరి సీఐ అంకమరావు గంగాలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిడయ్య, మరో వ్యక్తి పరారయ్యారు. క్రాంతికుమార్ సోదరుడు హరికృష్ణ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లికాక ముందు నుంచే గంగాలక్ష్మి మరిడయ్య మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. గంగాలక్ష్మి భర్తతో కలిసి ఆదివారం ఉదయం పండగకు ఏలూరు పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, మరిడయ్య ఇక్కడకు రావడం, క్రాంతికుమార్‌ను చంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు పథకంలో భాగంగానే హత్య జరిగినట్టు క్రాంతికుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు.



మృతుడు క్రాంతికుమార్

క్లుప్తంగా

వలంటీర్ ఆత్మహత్య

పర్చూరు: ఆర్థిక ఇబ్బందులతో పురుగుమందు తాగి గ్రామ వలంటీర్ బెజ్జం కెనడీ (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని చెన్నుంబొట్లవారిపాలెం సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. కెనడీ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గమనించిన కుటుంబ సభ్యులు పర్చూరు వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం 108లో చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో పురుగుమందు తాగినట్లు మృతుడి తల్లి ఝాన్సీ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ జి.వి.చౌదరి తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

బైకును ఢీకొట్టిన కారు.. వృద్ధుడి మృతి

అద్దంకి: మోటారు బైకును కారు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఈ ఘటన మండలంలోని చిన్నకొత్తపల్లి డొంక వద్ద సోమవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. ముండ్లమూరు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన చాగంటి సూర్యనారాయణ(80) ద్విచక్ర వాహనంపై అద్దంకి మండలంలోని గోవాడలోని బంధువుల ఇంటికి భార్య అంజమ్మతో కలసి బయలు దేరాడు. ఈ క్రమంలో బైకు చిన్నకొత్తపల్లి డొంక వైపుకు వెళ్లుండగా కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది.

అందుకే రాములమ్మ పింఛను తొలగింపు..

బాపట్ల అర్బన్: బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపాలిటీకి చెందిన తరిగోపుల రాములమ్మ(92) వృద్ధాప్య పింఛను తొలగింపు ఓ వార్త చానల్(సాక్షి కాదు) ప్రసారమైన కథనాన్ని డీఆర్డీఏ పీడీ బి.అర్జునరావు సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. తరిగోపుల రాములమ్మ పింఛను తొలగింపుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపినట్లు తెలిపారు. రాములమ్మ తన కూతురైన నల్లపాటి శేషమ్మ వద్ద నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె కూతురి భర్త వెంకటరావు స్థానిక మునిసిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. వీరు ముగ్గురి పేర్లు ఒకే రేషన్‌కార్డులో నమోదు కాబడి ఉండడం, ప్రభుత్వ నిబంధనలకు మించి ఆదాయం ఉండడం తదితర కారణాల వలన రాములమ్మ పింఛను తొలగించినట్లు పేర్కొన్నారు. రాములమ్మ పేరు రేషన్‌కార్డు నుంచి తొలగిస్తే.. పింఛను పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని పీడీ పేర్కొన్నారు.

టీడీపీది దిగజారుడు రాజకీయం

ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు

చెరుకుపల్లి: సంక్రాంతి పండుగ రోజు టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ఆరోపించారు. మండలంలోని కనగాలలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే టీడీపీ నాయకులు జీఓ నంబర్ 1 కాగితాలను భోగి మంటల్లో వేసి తగలపెడుతూ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో సకాలంలో వర్షాలు పడి ఆశాజనకంగా పంటలు పండి రైతు కుటుంబాలు ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటుంటే, టీడీపీ నాయకుడు చంద్రబాబు ఆయన భజన పరులైన జనసేన, వామపక్షాలు మాత్రం రాష్ట్రానికి ఏదో జరిగినట్లుగా జీఓ నంబర్ ఒకటిని ఎత్తివేయాలని ఉన్నది లేనట్టుగా చూపుతూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జీఓ నంబర్ 1ను జారీ చేస్తే ప్రతిపక్షాలు మాత్రం ప్రజల ప్రాణాలకంటే వారి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మోపిదేవి మండి పడ్డారు. తెలుగుదేశం పార్టీ సభలు ఇరుకు సందుల్లో పెట్టి మూడు రోజులు వ్యవధిలోనే రెండు ప్రాంతాల్లో అమాయక ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతే కనీసం నోరుమెదపని జనసేన, వామపక్షాలు, ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడేందుకు ఇచ్చిన జీఓను



విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు

మాత్రం ఎత్త వేయాలని లేనిపోని అల్లర్లు చేస్తున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీని కూడా సభలు సమావేశాలు జరపొద్దు అని జీఓలో లేదని, ప్రజల ప్రాణాలకు హాని కలుగకుండా బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల అనుమతితో నిర్వహించుకోవచ్చన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని, ప్రజలంతా పేదలకు సంక్షేమ పథకాలు అందించే జగనన్న వెంటే ఉన్నారని పది కాలాల పాటు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు ఎదురు చూస్తున్నట్లు మోపిదేవి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్, పార్టీ కన్వీనర్ డి.వెంటేశ్వరరెడ్డి, నాయకులు అబ్దుల్ సమద్, పైనం ఏడుకొండల రెడ్డి, కామినేని కోటేశ్వరరావు, చీరాల ప్రసాద్ రెడ్డి, చెన్ను కోటేశ్వరరావు, చీరాల వెంకటేశ్వరరెడ్డి, తూము కోటేశ్వరరావు, కూరేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతిబింబాలు నాటికలు

యద్దనపూడి: మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రతిబింబాలే నాటికలని రోటరీ జిల్లా 3150 గవర్నర్ తాళ్ల రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకారం రోటరీ కళాపరిషత్ మార్టూరు కన్వీనర్ జేవీ మోహన్‌రావు, రంగస్థల సినీనటుడు ముత్తవరపు సురేష్‌బాబు హాజరయ్యారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, నీట్ వరంగల్ (హెచ్ఏజీ) ఆచార్యులు పోపూరి బంగారుబాబు, పారిశ్రామికవేత్త ముద్దన రాఘవయ్యచౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా రోటరీ గవర్నర్ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ స్త్రీ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసేలా మంచి నాటకాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఎన్టీఆర్ కళాపరిషత్ అనంతవరం అధ్యక్షుడు గుదే పాండురంగారావు మాట్లాడుతూ మండలంలో తొలిసారిగా కళాపరిషత్ ద్వారా రాష్ట్రస్థాయి నాటిక పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని నాటికల్లోని సందేశాలను గ్రహించి కొంతమందైనా మంచి మార్గంలో పయనిస్తే తమ లక్ష్యం నెరవేరినట్లేనని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు గుదే వెంకట సుబ్బారావు, తారక రామారావు, కె.వంశీ, నిమ్మల సాంబశివరావు, ఎమ్.సుబ్బారావు, పి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.



పేగురాసిన శాసనంలోని దృశ్యం

అలరించిన నాటికలు

ఆదివారం రోజు మిత్ర క్రియేషన్ హైదరాబాద్ వారి 'అందరి ఆకాశం', గంగోత్రి పెద్ద కాకాని వారి 'పేగురాసిన శాసనం', కళాంజలి హైదరాబాద్ వారి 'మనిషి మంచోడే' నాటికలు ప్రదర్శించారు. సోమవారం చైతన్య కళాభారతి కరీంనగర్ వారు సమర్పించిన 'చీకటి పువ్వు', సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి 'గమ్యస్థానాల వైపు', అంజనీ రాథోడ్ థియేటర్స్ చిలకలూరిపేట వారు సమర్పించిన 'నాన్న నేనొచ్చేస్తా' నాటికలు ఆహుతులను అలరించాయి.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నకరికల్లు: ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అడ్డరోడ్డు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాచవరం మండలం నాగేశ్వరపురంతండాకు చెందిన బాణావతు నానికేనాయక్(36) ఆటోలో పాల డైరీకి పాలు సరఫరా చేస్తుంటాడు. రోజూ మాదిరిగానే ఆటోలో పాలక్యాన్‌లు రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెం సమీపంలోని డైరీకి తరలిస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. నడుపుతున్న నానికే నాయక్‌కు తీవ్ర గాయాలు కాగా 108లో నరసరావుపేటలోని వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.సురేష్ తెలిపారు.

ఉత్సాహంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

4 పళ్ల విభాగంలో పల్నాడు జిల్లా విజేత

పర్చూరు: అన్నంభొట్లవారిపాలెంలో గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి బండలాగు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన 4 పళ్ల విభాగంలో పల్నాడు జిల్లా ఎడ్ల జత మొదటి బహుమతి గెలుచుకుంది. విజేతల వివరాలు.. పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, దొండపాడుకు చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ ఎడ్ల జత 5344.9 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి పొందింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం గంగన్నపాలేనికి చెందిన యూఎస్సార్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి ఎడ్ల జత 5180.9 అడుగుల దూరం లాగి ద్వితీయ బహుమతి గెల్చుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నానికి చెందిన షేక్ సత్తార్ ఎడ్ల జత కంబైన్డుగా కోదాడ మండలం రామలక్ష్మీపురానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఎడ్లజత 5039.6 అడుగుల దూరం లాగి తృతీయ బహుమతి గెల్చుకుంది.

గోపాలపురానికి చెందిన మందపాటి లిఖితాచౌదరి కంబైన్డుగా ఇక్కుర్తికి చెందిన జయశ్రీ ఎడ్లజత 4851.2 అడుగుల దూరం లాగి నాలుగో బహుమతిని, కర్నూలు జిల్లా కల్లూరు మండలం బాల్లవరానికి చెందిన జస్వంత్‌నాయుడు ఎడ్ల జత కంబైన్డుగా గద్వాల్ జోగులాంబ జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడుకు చెందిన వడ్డేమాను ఆంజనేయరెడ్డి ఎడ్ల జత 4752.6 అడుగుల దూరం లాగి ఐదో బహుమతి గెల్చుకున్నాయి. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరానికి చెందిన కంబాల ఆదిలక్ష్మి ఎడ్ల జత 4500 అడుగుల దూరం లాగి ఆరో బహుమతి గెల్చుకున్నాయి. అంచుల మల్లేశ్వరి, అపర్ణ ఎడ్ల జత 4352.7 అడుగుల దూరం లాగి ఏడో బహుమతిని, పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటి వారిపాలేనికి చెందిన తాలుసూరి శ్రీరామ్, శ్రీకాంత్ యాదవ్ ఎడ్ల జత 4009.8 అడుగుల దూరం లాగి 8వ బహుమతిని గెల్చుకున్నాయి. సోమవారం సాయంత్రం 6 పళ్ల విభాగంలో నిర్వహించిన పోటీల్లో మొత్తం 13 జతలు పాల్గొన్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నానికి చెందిన దేవిరెడ్డి ప్రవల్లికానాయుడు ఎడ్ల జత 3886.10 అడుగుల దూరం లాగాయి. పల్నాడు జిల్లా శావల్యపురం మండలం మతుకుమల్లి గ్రామానికి చెందిన ముంద్రు మల్లయ్య బ్రదర్స్ ఎడ్లజత 4884.7 అడుగుల దూరం లాగాయి.

నేటి పోటీల వివరాలు ఇలా...

17వ తేదీ మంగళవారం సాయంత్రం సేద్య విభాగంలో పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గోరంట్ల భాస్కరరావు తెలిపారు.

పర్చూరు: అన్నంభొట్లవారిపాలెంలోని గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన పోటా పోటీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం రాత్రి 6 పళ్ల విభాగంలో విజేతల వివరాలు.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాల ముప్పాళ్లకు చెందిన పుచ్చకాయల శివచక్రవర్తి కంబైన్డుగా పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన బత్తుల చిన్నబ్బాయి యాదవ్ ఎడ్ల జత 5270.2 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి గెల్చుకున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నానికి చెందిన షేక్ సత్తార్ ఎడ్ల జత 5235.7 అడుగుల దూరం లాగి ద్వితీయ బహుమతి, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన బత్తుల చిన్నబ్బాయ్ యాదవ్, పద్మావతి యాదవ్ ఎడ్లజత 4800 అడుగుల దూరం లాగి తృతీయ బహుమతిని గెల్చుకున్నాయి. కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లికి చెందిన జొన్నలగడ్డ దేవతాతారావు ఎడ్ల జత 4786.6 అడుగుల దూరం లాగి నాలుగో బహుమతిని, బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణకు చెందిన సోమిశెట్టి ఆంజనేయులు ఎడ్లజత 4461.7 అడుగుల దూరం లాగి ఐదో బహుమతిని, పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన పిక్కిలి తేజస్సు మురళి ఎడ్ల జత 4208.2 అడుగుల దూరం లాగి ఆరో బహుమతిని గెల్చుకున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఇసప్పాలెంకు చెందిన ఇట్టే దుర్గ ఎడ్ల జత 4200 అడుగుల దూరం లాగి ఏడో బహుమతిని గెల్చుకోగా, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నంకు చెందిన దేవిరెడ్డి ప్రవల్లికా నాయుడు ఎడ్ల జత 3794.1 అడుగుల దూరం లాగి 8వ బహుమతి గెల్చుకుంది.

– సోమవారం సాయంత్రం న్యూకేటగిరీ విభాగంలో పోటీలు జరుగుతున్నాయి. మొత్తం 16 జతలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో రామినేని రత్తయ్యచౌదరి ఎడ్ల జత 5100 అడుగుల దూరం లాగాయి. గోరంట్ల లక్ష్మమ్మ ఎడ్ల జత 3991 అడుగుల దూరం లాగాయి. మంగళవారం సాయంత్రం సబ్ జూనియర్స్ విభాగంలో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు కొనకంచి సుబ్బారావు తెలిపారు.



అన్నంభొట్లవారిపాలెంలో ఎడ్లజత బండలాగుతున్న దృశ్యం

బలప్రదర్శన పోటీల్లో కృష్ణా జిల్లా ఎడ్లకు ప్రథమస్థానం

బాపట్ల: స్థానిక శ్రీకోదండ రామాలయం భీమావారిపాలెం ఆధ్వర్యంలో 13వ రాష్ట్ర స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలను మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ ప్రారంభించారు. స్థానిక అలపర్తి ఎస్ప్లేస్‌లో ఆదివారం అర్ధరాత్రి వరకు పోటీలు నిర్వహించారు. ఆకురాథ పద్ధతితో(ఎడ్ల బండి టైర్లు తిరగకుండా కట్టే పద్ధతి) 200 కేజీల బరువును సాగే విధంగా పోటీలు నిర్వహించారు. పోటీల్లో 30 ఎడ్ల జతలు పోటీపడగా వాటిలో సీనియర్ విభాగంలో కృష్ణా జిల్లా విశ్వనాథపల్లికి చెందిన వెలిచెట్టి ఉమామహేశ్వరరావు ఎడ్లు 10 నిమిషాలకు 3,900 అడుగులు లాగి మొదటి బహుమతి సాధించింది. 2వ బహుమతిని బాపట్ల దరివాదకొత్తపాలేనికి చెందిన ఎన్కే బుల్స్ పది నిమిషాల్లో 3,102 అడుగులు, మూడో బహుమతిని చెరుకుపల్లికి చెందిన ఏమినేని నాగరాజుకు చెందిన ఎడ్లు 3,334 అడుగులు లాగి మూడో స్థానంలో నిలిచాయి. జూనియర్ విభాగంలో 150 కేజీల బరువుతో పాత చీరాలకు చెందిన రెడ్డి బుల్స్ 3,821 అడుగులు, రెండో బహుమతి బాపట్ల సుబ్బారెడ్డిపాలేనికి చెందిన నిద్ర సుబ్బారెడ్డి ఎడ్లు 3657.8 అడుగులు, మూడో బహుమతి కృష్ణా జిల్లా చల్లపల్లికి చెదిన తుమ్మల ఝాన్సీకి చెందిన ఎడ్లు 3656.6 అడుగులు లాగాయి. పోటీలను లేళ్ల నరేంద్రనాథ్, రౌతు రామాంజనేయులు, రౌతు శ్రీధర బాబు, ఆళ్ల శ్రీనివాసరావు బ్రదర్స్, ధూళిపాళ్ల శ్రీనివాసరావు, జిట్టా మురళి పర్యవేక్షించారు. విజేతలకు మొదటి బహుమతి రూ.25 వేలు, రెండో బహుమతి రూ.20 వేలు, మూడో బహుమతి రూ.15 వేలు, నాలుగో బహుమతి రూ.10వేలు చొప్పున అందించారు.



పోటీల్లో హోరాహోరీగా తలపడుతున్న ఎడ్లు

బిల్డింగ్.. షిఫ్టింగ్

- 28 అడుగులు భవనం వెనక్కి
- నెలరోజుల్లో పనులు పూర్తి

బల్లికురవ: ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లు రోడ్డు విస్తరణలో పోతే ఆ బాధ వర్ణనాతీతం. బల్లికురవలో ఇటీవల ఆర్అండ్‌బీ రోడ్డు మార్జిన్లలోని అక్రమ కట్టడాలను తొలగించే పనులను అధికారులు చేపట్టారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలి నుంచి అద్దంకి వెళ్లే రోడ్డుకు తూర్పు పడమర భాగాల్లోని కట్టడాలు తొలగించారు. మార్టూరు–బల్లికురవ– కొమ్మాలపాడు వెళ్లే రోడ్డుకు దక్షిణ భాగంలోని ఆక్రమణలు తొలగించే పనులు పూర్తయ్యాయి. ఇదే రోడ్డులోని ఉత్తర భాగంలోని ఆక్రమణదారులకు స్థానిక నాలుగు రోడ్ల కూడలి నుంచి వెళ్లే రోడ్డులోని తూర్పు పడమర భాగాల్లోని ఆక్రమణ దారులకు మార్కింగ్‌తో నోటీసులిచ్చారు. సంతమాగులూరు వెళ్లే రోడ్డుకు తూర్పు భాగంలో బల్లికురవకు చెందిన షేక్ ఖాదర్ సంవత్సరం క్రితమే స్థలం కొనుగోలు చేసి రూ.50 లక్షలతో రెండతస్తుల భవనం నిర్మించి దుకాణం ఏర్పాటు చేశారు. రోడ్డు మార్జిన్‌లోని ప్రభుత్వ స్థలం స్వాధీనంలో భాగంగా సగం భవనానికి అధికారులు మార్కింగ్ ఇచ్చారు. భవనాన్ని ఎలా సంరక్షించుకోవాలని ఆలోచనలో పడ్డారు.



బల్లికురవలో ఆర్అండ్‌బీ రోడ్డు మార్జిన్‌లో ప్రస్తుతం ఉన్న భవనం

బిల్డింగ్‌ను షిఫ్ట్ చేయాలనే ఆలోచన..

అధికారులు ఇచ్చిన మార్కింగ్‌లో తన ఇల్లు కొంత మేర పోతుండటంతో ఖాదర్ బాధపడ్డాడు. తోటి మిత్రుల సలహా మేరకు విజయవాడలోని జేజే సర్వీస్‌ను కలిశారు. కంపెనీ ఎండీ కే శ్రీనివాస్ పరిశీలనతో నేపీ సీఆర్‌డీఏ ఇంజినీర్‌కు ఫిల్లర్ గోడల శాంపిల్స్ కెమికల్ అనాలసిస్‌కు పంపి అనుమతి తీసుకున్నారు. దీంతో వెంటనే పనులకు పనులకు శ్రీకారం చుట్టారు. ఉన్న భవనాన్ని 28 అడుగులు వెనక్కు జరిపేందుకు చర్యలు తీసుకున్నారు. పిల్లర్ కట్‌చేసి బీములకు 90 జాకీలు అమర్చారు. అంతస్తు భవనాన్ని జాకీలతో కొత్తగా వేసిన ఫౌండేషన్‌పై తిరిగి అమర్చనున్నట్లు చెబుతున్నారు. భవనం లేపేచోట బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన 20 మంది కార్మికులు పనిచేస్తున్నారు. భవనం లేపడంలో మంచి మెటీరియల్, కంపెనీ ఇటుకలను వాడుతున్నట్లు చెప్పారు. పనులు పూర్తి కాగానే కంప్లీషన్ సర్టిఫికెట్ కూడా అందజేస్తామని వివరించారు.



భవనం షిఫ్టింగ్‌కు వెనుకవేస్తున్న ఫౌండేషన్ బృందం

సామాజిక న్యాయం జగన్‌తోనే సాధ్యం

మాచర్ల: సామాజిక న్యాయం ప్రకారం పదవులిచ్చి వారిని ఆదరించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతోందని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.హనుమంతునాయక్ అన్నారు. సోమవారం మండలంలోని శ్రీరాంపురం తండాలో విలేకరులతో మాట్లాడారు. మ్యానిఫెస్టోలో పొందుపరచిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత మూడున్నర సంవత్సరాలలో 98 శాతం హామీలను అమలుపరిచారన్నారు.

'మిస్టర్ ఆచార్య నాగార్జున'గా గోపీకృష్ణ

తెనాలి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో టీం చాంపియన్‌షిప్ సాధించిన స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి, శరీర సౌష్టవ పోటీల్లోనూ జయకేతనం ఎగురవేసింది. డాక్టర్ వైఎస్సార్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ నెల 12న రాత్రి జరిగిన అంతర్ కళాశాలల శరీర సౌష్టవ పోటీల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు రాతంశెట్టి గోపీకృష్ణ(70కిలోలు), కోట శంకర్(75 కిలోలు), గండికోట సందీప్‌కుమార్(85 కిలోలు) బంగారు పతకాలు సాధించారు. ఆకేటి రాజా(60 కిలోలు), షేక్ రషీద్(75 కిలోలు) షేక్ ఆసిఫ్(80 కిలోలు) రజత పతకాలు సాధించారు. ఏఎస్ఎన్ కాలేజీకి చెందిన బాడీ బిల్డర్ రాతంశెట్టి గోపీకృష్ణ 2022–23 సంవత్సరానికి 'మిస్టర్ ఆచార్యా నాగార్జున' టైటిల్‌ను సాధించినట్టు కాలేజీ వ్యాయామ అధ్యాపకుడు నల్లక శేషగిరిరావు సోమవారం తెలియజేశారు. ఉత్తమ ఫలితాలను సాధించిన కాలేజీ బాడీ బిల్డర్లను ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రాంచంద్ అభినందించారు.



విజేతలతో ఎమ్మెల్యే శివకుమార్

వైభవంగా శింగరకొండ తెప్పోత్సవం

అద్దంకి రూరల్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని కనుమ సందర్భంగా మండలంలోని శింగరకొండలోని క్షేత్రపాలకుడు లక్ష్మీ నరసింహాస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్ల ను భవనాశి తటాకంలో సోమవారం రాత్రి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తొలుత ప్రత్యేకంగా ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం కొండ పైనున్న లక్ష్మీ నరసింహాస్వామిని ప్రత్యేక అలంకరణలో కిందకు వచ్చి స్వామివారితో కలిసి భవనాశి చెరువు వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించి వాహనంలో భవనాశి చెరువులో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర శాప్‌నెట్ చైర్మన్, అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పూజలు నిర్వహించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు కోట శ్రీనివాసకుమార్, ఈఓ సుభద్ర, లక్ష్మీనరసింహాస్వామి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు ఎన్.కొండలు, ఈవో నాగిరెడ్డి పాల్గొన్నారు.



తెప్పోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి

ఫిరంగిపురం: రెండు ద్విచక్ర హనాలు ఢీకొని ప్రమాద స్థలంలో ఒకరు మృతి చెందగా దారిలో మరొకరు మృతి చెందిన సంఘటన మండలంలోని వేములూరిపాడు గ్రామశివారులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన గ్రంధి సుబ్రహ్మణ్యం(38)సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరులోని అత్తగారింటికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. ఈ సమయంలో రొంపిచర్ల మండలం కొనకంచిపాలేనికి చెందిన మాచర్ల కోటేశ్వరరావు గుంటూరు నుంచి ద్విచక్ర వాహనంపై నరసరావుపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో వేములూరిపాడు శివారు ఎస్ఎస్సీ కాలువ వద్ద ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఎం.కోటేశ్వరరావు(27)అక్కడికక్కడే మృతి చెందగా గ్రంధి సుబ్రహ్మణ్యానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు.



ఘటనా స్థలంలో మృతదేహాలు

కృష్ణచైతన్యాస్ టీ20 విజేత సెంట్రల్ ఎక్సైజ్

జే పంగులూరు: గ్రామీణ ప్రాంతంలో టీ–20 క్రికెట్ పోటీలు నిర్వహించటం ఎంతో అభినందనీయమని ఏపీ శాప్‌నెట్ చైర్మన్, నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మండలంలోని కొండమంజులూరు గ్రామంలో సోమవారం ఫైనల్ మ్యాచ్‌ను తిలకించారు. కృష్ణచైతన్యాస్ క్రికెట్ పోటీలకు మూడు స్థానాలకు బహుమతులు కృష్ణచైతన్య, వారి అభిమానులే ఇస్తున్నారు. కృష్ణచైతన్యాస్ టీ–20 క్రికెట్ పోటీలకు అతిపెద్ద ప్రైజ్ మని, మొదటి బహుమతిని కృష్ణచైతన్య చేతుల మీదుగా ట్రోఫీ రూ.4 లక్షలు సెంట్రల్ ఎక్సైజ్ జట్టుకు అందించారు. రెండో బహుమతి దాత నార్నే వెంకటేశ్వర్లు చేతుల మీదుగా రూ.2 లక్షలు, ట్రోఫీ ఎంఆర్‌సీసీ చెన్నై జట్టుకు అందించారు. మూడో బహుమతిని మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాయిణి వెంకటసుబ్బారావు రూ.లక్షను టీకేఆర్ తెలంగాణ జట్టుకు అందించారు.



విజేతగా నిలిచిన సెంట్రల్ ఎక్సైజ్ జట్టుకు బహుమతి అందజేస్తున్న నిర్వాహకులు

సాక్షి క్లాసిఫైడ్స్

EDUCATION

■ ఆంధ్రా, SV యూనివర్సిటీ నుండి ఇంటర్ పాసైనవారు 3సం॥రాల BSc, BCom, BA డిగ్రీ లనుపొందుటకై సంప్ర॥ శ్రీ సత్యసూర్య కాలేజీ 4/18, బ్రాడీపేట, గుంటూరు 9346446079

■ 10th, ఇంటర్(ఒకేసం॥లో), డిగ్రీ(1–3సం॥లో) BA, BCom, BSc, MA, MCom, MBA, MSc (All Groups) పాస్ గ్యారంటీ శిక్షణ, సంప్ర॥శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్, 2/11 బ్రాడీపేట, Gnt 8008145889

REAL ESTATE

■ గుంటూరు జిల్లాలో శ్రీ భ్రమరాంబపురం కాలనీ & మల్లికార్జునపురం కాలనీ & జనచైతన్య వెంచర్‌లో అజయ్, విజయ్, ప్రగతి, అర్జున్, దివ్య, భారతి ప్లాట్లు అ/కొ 9848988881. మన్నెం లక్ష్మీశ్ గౌడ్

PLOT FOR SALE

■ నరసరావుపేట కలెక్టర్ ఆఫీసుకు దగ్గరలో మెయిన్‌రోడ్డు ఆనుకొని ఉన్న ఏకైక DTCP అప్రూవ్డ్ లే అవుట్ (LP No.29/2022/G) KK గ్రీన్ సిటీ నందు ఓపెన్ ప్లాట్స్ అతి తక్కువ ధరలో అమ్మకానికి కలవు. బ్యాంక్‌లోన్ సౌకర్యం కలదు. కాల్: 7036661157

■ గుంటూరు హౌసింగ్‌బోర్డు కాలనీలో శివం స్కూల్ ఎదురు, (కొ17x90) గల 140 గజాల ప్లాట్ ఉత్తరం+పడమర రోడ్ ఫేసింగ్‌గల కార్నర్ బిట్ అమ్మకమునకు కలదు 8106615807

■ 114 గజాల ప్లాట్ కేవలం రూ. 5,18,000/– లకే కాటూరి మెడికల్ కాలేజి దాటిన తరువాత నడింపాలెం, చిన్నకొండ్రుపాడు దగ్గరలో, వాయిదాల పద్ధతి కూడా కలదు. 9182427784

SERVICES

GOLD FINANCE

■ శ్రీనివాస్ గోల్డ్ కంపెనీ : బంగారం కొనబడును బ్యాంకులు, ముత్తూట్, ఏ ఇతర సంస్థలోనైన వున్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు ప్రకారం కొనబడును. సంప్ర॥8106615807

■ బంగారం బ్యాంకులలో/ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్) 100% జెన్యూన్. ✆ 76508 91999

HOME CARE SERVICES

■ శ్రీ వృద్ధుల హోమ్‌కేర్ సర్వీసెస్ : మీ పిల్లలను, వృద్ధులను, పేషంట్‌లను చూసుకొనుటకు అనుభవము కల్గిన పనివారిని మీ ఇంటికి పంపబడును 8247485450, 8142692107

MISSIONARY FOR SALE

■ మంచి అవకాశం. తాగివేడిపే (వేస్ట్) కొబ్బరి బోండాల నుండి కొబ్బరి పీచుతీసి కొబ్బరి తాడు తయారుచేసే మంచి కండిషన్లో ఉన్న మిషనరి అమ్మకమునకు కలదు. 8247510989/ 8143831310

OLDAGE HOME

■ Tanmayee ఓల్డేజ్‌హోం, విజయవాడ, వృద్ధులు, అనారోగ్యముతో ఉన్నవారికుటుంబసభ్యులవలె మా హోంలో మాకుటుంబసభ్యులవలెనే చూసుకుంటాం. 8897730222, 7093911010, 9573000987.

WANTED

■ మా సంస్థ నందు ఫిరంగిపురం, సిరిపురం, బోయపాలెం, చౌదవరం ఏరియాలలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు కావలెను. నం॥ 9494678548, 6281598958

■ గుంటూరు ఆటోనగర్‌లోని పెట్రోలు బంకు నందు పనిచేయుటకు పంప్‌బాయ్స్ & గార్ల్స్ కావలెను. మంచి జీతం సంప్ర॥ 7799689889, 8074546302

■ నరసరావుపేటలో బ్యాంక్ స్ట్రీట్ నందు సాయి మానస ఇంటర్నెట్ & పాన్‌కార్డ్ సెంటర్‌లో పని చేయుటకు స్త్రీ/పు॥లు కావలెను. జీతం: 6000/- to 10,000/- 9652544569, 7036699628

■ నరసరావుపేట Samsung సర్వీస్ సెంటర్ నందు కంప్యూటర్ వర్క్ చేయుటకు స్త్రీ/పు॥లు కావలెను. అర్హత Any డిగ్రీ, సంప్ర: 7569474437, 9398008785

■ బార్ & రెస్టారెంట్లో పనిచేయుటకు P/T, F/T వెయిటర్స్ సప్లయర్స్, కిచెన్ సూపర్‌వైజర్లు, లిక్కర్ బాయ్స్ కావలెను. రూం+భోజన వసతి సౌకర్యం. 9573271161, 8143198968

■ ప్రముఖ సంస్థ నందు మీ ఇంటి దగ్గర ఉంటూ పార్ట్‌టైం/ఫుల్‌టైం పోస్టల్ కవర్లపై అడ్రస్‌లు వ్రాయుటకు స్త్రీ/పురుషులు కావలెను. నెలకు 10-15వేలు వరకు సంపాదన. ఫ్రీ బుక్‌లెట్ కొరకు 8059508586

■ ఇంటివద్దగల ఉండి మా కంపెనీ బల్బులు ఫిట్ చేసి ఇవ్వడం ద్వారా నెలకి 15,000 నుంచి 20,000 వరకు జీతం. మరిన్ని వివరాలకై సంప్ర: 7993093238

■ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్‌లైఫ్‌లో డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్స్&ఇన్సూరెన్స్ మేనేజర్స్ కావలెను. P/T సెకండరీ ఇన్‌కమ్ ఆన్‌రోల్, జీ: 5-30 వేలు +ఇన్సెంటివ్+ కమీషన్, టీమ్ బిల్డింగ్ మాత్రమే. 9949839400

■ తెనాలి RTC బస్టాండ్‌లోని KSR సైకిల్ స్టాండ్ నందు పనిచేయుటకు వర్కర్స్ కావలెను. చదవటం వ్రాయటం తెలిసి ఉండవలెను. జీతం 10 వేలు. ✆9848099630

■ తెనాలిలోని ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో 4సం॥ Tally లో Accounts అనుభవం గల అకౌంటెంట్ కావలెను. జీతం అనుభవంను బట్టి ఇవ్వబడును. 8977244736, 9490157852

■ గుంటూరు, నల్లపాడు, మంగళగిరి, పేరేచర్ల, పొన్నూరులలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్, సూపర్‌వైజర్స్ కావలెను. Exp-2y, జీ:14,500/-. సంప్ర: 9100097782

■ అతి తక్కువ పెట్టుబడితో కంపెని నుండి పంపించే పాత రికార్డ్స్ చూసి క్రొత్త రికార్డ్స్ వ్రాసినందుకు వారం వారం అధిక ఆదాయం పొందండి. వివరాలకు ఫోన్ : 8465843134

■ హోటల్ కుంభకర్ణ కొరిటెపాడు నందు పనిచేయుటకు రూమ్స్ క్లీన్ చేయుటకు బాయ్స్/గర్ల్స్ కావలెను. జీతం: 10,000/- సంప్ర: 80564 30833

సాక్షి క్లాసిఫైడ్స్
గుంటూరు ప్యాక్ రూ. 475/- మాత్రమే (4 లైన్లు)
ప్రతి అదనపు లైను రూ.100/- మాత్రమే
ప్రతి 3 ప్రకటనలకు 2 ప్రకటనలు ఉచితం
ప్రతి ప్రకటనపై G.S.T. 5% అదనం
ఈ నెంబర్లలో ప్రకటనల కొరకు సంప్రదించండి
గుంటూరు
97034 67843
97030 13015
92904 02000

గమనిక

సాక్షి తెలుగు దినపత్రికలో రోజూ ప్రచురించే క్లాసిఫైడ్ ప్రకటనలు చదివి, వాటిని నిశితంగా పరిశీలించిన పిదప ప్రత్యుత్తరమివ్వాల్సిందిగా మా పాఠకులను కోరడమైనది. ప్రకటనదారులు తెలిపే లేదా క్లెయిమ్ చేసే వాటితో ఈ వార్తాపత్రికకు ఎలాంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.